Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 19

(Jan. 21, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 19

(Jan. 21, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 6 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 21–1–47 మంగళవారం [సంచిక 19

బెజవాడ హిందూ హైస్కూల్లో సమ్మె

బెజవాడ, జనవరి 20

డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా హిందూ హైస్కూలులో జరుగుతూన్న సమ్మెను పరిష్కరించేటందుకై పట్టణ పెద్దలు హెడ్మాస్టరు వద్దకు రాయబారం వెళ్ళారు. కాని హెడ్మాస్టరు వారి సలహాలను నిరాకరించారు. సమ్మె సాగుతూంది.

బందరు విద్యార్థుల సానుభూతి సమ్మె

డిటెన్షన్ పద్ధతిని నిరసిస్తూ ఇతర పాఠశాలల్లో సమ్మె చేస్తూన్న విద్యార్థులకు సానుభూతి తెల్పుతూ 20 న బందరు హిందూ కాలేజీ, హైస్కూలు విద్యార్థులు సమ్మె చేశారు.

పరాధీనత తొలగేదాకా యూనియన్ జాక్ ఉండాలట

యు. పి. ప్రధాని కుంటి సమాధానం

లక్నో, జనవరి 18

నేడు యు. పి. అసెంబ్లీలో రాజారామ్ శాస్త్రి అసెంబ్లీ భవనంమీద ఎగురుతూన్న యూనియన్ జాక్ ను తొలగించాలని కోరారు. దానికి ప్రధాని పంత్ సమాధానం చెబుతూ ఇలా అన్నారు:

"భారతదేశం స్వతంత్రం అయినప్పుడు మన జెండా యెత్తుదాం. యూనియన్ జాక్, వెనుకటి రాజ్యాంగ పద్ధతులూ ఒకమారే రద్దు చెయ్యబడతాయి."

కాన్పూరులో 10 వేలమంది కార్మికుల ప్రదర్శనం

లాఠీఛార్జీ: 100 మంది అరెస్టు

(మా విలేఖరి)

కాన్పూరు, జనవరి 18

జనవరి 13 వ తేదీకి కాన్పూరులో కార్మికులపై కాల్పులు జరిగి సరిగ్గా నాలుగేళ్ళు అయింది. ఆ రోజున కాన్పూరు కార్మికులు కాంగ్రెస్ మంత్రివర్గం అధికారంలో ఉండగా తమలు జరుపబడుతూన్న విషేధాజ్ఞలను, పోలీసు తుపాకులను మరల ధిక్కరించారు. వీరమరణం పొందిన కార్మిక వీరులకు జోహారులర్పించారు.

ఆరోజున ఉదయమే 8–10 వేల మంది కార్మికులు తమ కోరికలన్నీ నెరవేరేవరకూ సమ్మె సాగవలసిందేనని దృఢవిశ్వాసాన్ని తెలుపుతూ బ్రహ్మాండమైన ఊరేగింపు బయలుదేర తీసారు. ఊరేగింపులో ఎర్ర జెండాలూ, ఆకుపచ్చని జెండాలూ, మూడు రంగుల జెండాలూ విశేషంగా కనపడ్డాయి. 'మా నాయకులను వదలాలి,' 'కసాయి కొత్వాలును ఉరి తియ్యాలి.' 'కార్మికులను చంపిన ఆఫీసర్లను శిక్షించాలి', 'పౌరసత్వపు హక్కులు కావాలి', 'పోలీసు దౌర్జన్యాలు నశించాలి', 'అనధికార విచారణ చేయించాలి', అనే నినాదాలతో కాన్పూరు వీధులన్నీ మారుమ్రోగాయి. కార్మికుల ఊరేగింపు జికేరియాటాకీ పోలీసుస్టేషన్ వద్దకు (ఇక్కడనే వారంరోజుల క్రితం పోలీసు కాల్పులు జరిగినాయి) వెళ్ళింది. అక్కడ కొంతసేపు ప్రదర్శనం జరిపి కార్మికులు ముందుకు సాగిపోయేరు. పోలీసులు చూస్తూ నిలబడ్డారేగాని ఏమాత్రమూ కలగ చేసుకోలేదు.

పోలీసులతో కాంగ్రెస్ నాయకులు

పట్టణం అంతా కదిలిపోయింది. స్త్రీలు పిల్లలు కార్మికులు, మధ్యతరగతులవారు, విద్యార్థులు, దుకాణదార్లుకూడా ఊరేగింపులో కలిసేరు. ఊరేగింపు దర్శనపూర్వము చుట్టి మరల పోలీసు స్టేషన్ వద్దకు వచ్చేటప్పటికి లారీలతో సాయుధ పోలీసులు రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. ప్రతి లారీతోనూ ఒక్కొక్క కాంగ్రెసు నాయకుడున్నాడు. సిటీ కాంగ్రెసు కార్యదర్శులు హమీద్ ఖాన్, జోగేశ్వర్ త్రివేదీ వంటివారు పోలీసుల ప్రక్క నిలబడి వున్నారు.

ఈలోపున పట్టణంలో ఏ సమ్మె వచ్చినా విచ్ఛిన్నం చేయడానికి దొంగ కూలీలుగా వుపయోగపడే జనం కొందరు ఊరేగింపులో చేరి. పోలీసులు వస్తున్నారనీ, కాలుస్తారనీ, భయపెట్టసాగారు. ఊరేగింపు ఆ ప్రదేశం సమీపించగానే కాంగ్రెసు నాయకులు కార్మికులను చెదిరిపొమ్మన్నారు. కాని కార్మికులు చెదిరిపోలేదు. నినాదాల తీవ్రత మరింత హెచ్చింది.

వెంటనే పోలీసులు లారీలను జనం మధ్యకు నడిపించారు. పాయలుగా విడిపోయిన కార్మిక పంక్తులపై లాఠీఛార్జి ప్రారంభమయింది. 100 గురి వరకూ కార్మికులను అరెస్టు చేసేరు. వారిలో 30 మందిని (వీరంతా దొంగ కూలీలుగా వుపయోగించబడే వీరులే) కాంగ్రెసు నాయకులు తమవాళ్ళని చెప్పి విడిపించుకొన్నారు.

లెనిన్ పార్కులో సభ

లాఠీఛార్జీకి కూడా కార్మికులు బెదరలేదు ఊరేగింపు సాగిపోయింది. లెనిన్ పార్కుకు [illegible]

మొదలయిన కాంగ్రెస్ నాయకులు ఉల్లరెక్కి నిషేధాన్ని ధిక్కరించవద్దనీ, న్యాయచట్టాలకు లోబడి ప్రవర్తించండనీ ఉపన్యాసం మొదలుపెట్టారు. అదిలాభంలేదని గ్రహించి, శాంతంగా వుండమనీ, కాంగ్రెస్ సహాయం చేస్తుందనీ మాట్లాడారు. ఈలోపున విజయ బహద్దర్ అనే కమ్యూనిస్టు నాయకుడు లేచి కాంగ్రెసు నాయకుల విచ్చిన్న పోకడలన్నీ వర్ణించి, కార్మికుల కోరికలన్నీ నెరవేరే వరకూ ఐకమత్యంగా నిలబడాలని చెప్పారు. కార్మికుల తరపున లీగు, విద్యార్థి, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు, సాధారణ కాంగ్రెసు వాదులు, ప్రజాసామాన్యము నిలబడి పోరాడడాన్ని వర్ణించారు.

కాంగ్రెసు సేవకులు కార్మికుల పక్షాన గట్టిగా నిలబడ్డంతోనే, కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నంచేయాలని కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తూన్న ప్రయత్నాలను కట్టిపెట్టక తప్పిందికాదు. కమ్యూనిస్టులను ఒకమూల నిందిస్తూన్న ఆ కాంగ్రెస్ నాయకులు అరెస్టయిన వారందరినీ విడిచిపెట్టాలని తీర్మానించవలసి వచ్చింది. పోలీసులతో కాంగ్రెసు వాదులు కలిసి తిరగడాన్ని నిషేధించవలసి వచ్చింది.

ఈవిధంగా కాన్పూరు కార్మికులు తమ ఐక్యశక్తితో విచ్ఛిన్నకారుల కుట్రలను ఓడించుతున్నారు.

సమ్మె జరగవలసిందే

సమ్మె కమిటీ నిర్ణయం

కాన్పూరు, జనవరి 19

నేడు సమ్మెదారులను బెదిరించేటందుకై మిల్లు యజమానులు ఒక కొత్తయెత్తు వేశారు. జనవరి 21 వ తేదీ నుండి మిల్లులు తెరుస్తున్నామనీ, 27 వ తేదీ లోపున పనిలోకివచ్చి చేరని కార్మికులను పనులనుంచి తొలగించి వేస్తామనీ ప్రకటించారు.

సమ్మె కమిటీ సమావేశమై సమ్మె జరగవలసిందేనని తీర్మానించింది 'నాయకులనందరినీ బేషరతుగా వదలాలి. అనధికార విచారణ కమిటీని వేయాలి. అంతవరకూ సమ్మె జరుగుతుంది' అని వారు నిర్ణయించారు.

కార్మికుల కోరికలను అంగీకరించవలసిందని యు. పి. ప్రభుత్వం వద్దకు స్థానిక కాంగ్రెసు నాయకులు రాయబారం వెళ్ళారు.

హుబ్లీ మునిసిపల్ కార్మికుల సమ్మె

హుబ్లీ, జనవరి 18

హుబ్లీ మునిసిపల్ కార్మికులు ఫిబ్రవరి 2 వ తేదీనుండి సమ్మె ప్రారంభిస్తామని చైర్మన్ కు నోటీసునిచ్చారు. గవర్నమెంటు నిర్ణయించిన రేట్ల ప్రకారం తమకు కరువు భత్యాలివ్వాలని కార్మికులు 18 మాసాలనుండి ఆందోళన చేస్తున్నారు.

బొంబాయి ఫార్మలలో పనిచేసేవారి సమ్మె

బొంబాయి, జనవరి 18

బొంబాయి నగరంలోని ఫార్మలలో పనిచేస్తూన్న కార్మికులు 400 మంది సమ్మె చేస్తున్నారు. దానికి ఫలితంగా బొంబాయి [illegible]

వీట్ - నామ్ సమస్య: నెహ్రూ బాధ్యత

వెంటనే భద్రతా సంఘం ఎదుట పెట్టాలి

పి. సి. జోషీ ప్రకటన

బొంబాయి, జనవరి 19

భారత కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శి కామ్రేడ్ పి. సి. జోషీ ఈ దిగువ ప్రకటన చేస్తున్నారు:

"ఫ్రెంచి సామ్రాజ్యవాదుల దోపిడీ నుండి విముక్తికోసం పోరాడుతూన్న వీట్-నామ్ (ఇండోచైనా) సోదరులపట్ల యావద్భారతదేశం సానుభూతిచూపుతూంది. కాని. ఈ సానుభూతి కార్యరూపం ధరించడం వెంటనే జరగాలి.

"వలసదేశాల స్వాతంత్ర్యంకోసం నిలబడి పోరాడే దేశమని ఇండియా మొన్నటి మిత్రరాజ్య మహాసభలో పేరుపొందింది. ఇప్పుడు వీట్-నామ్ పై ఫ్రెంచి సామ్రాజ్యవాదుల దురాక్రమణ ఆసియా ప్రజలందరి స్వాతంత్ర్యోద్యమానికీ, ఆసియా శాంతికీ ప్రమాదకరంగావుంది. ఈ సమస్యను వెంటనే భద్రతాసంఘంఎదుటపెట్టి, ఇండియా తన పేరు నిలబెట్టుకోవలసిఉంది.

"ఫ్రెంచి దురాక్రమణను అరికట్టడానికి ప్రపంచ ప్రజాశక్తుల నన్నింటినీ సమీకరించాలని నెహ్రూ పండితునికి నా విజ్ఞప్తి.

"వీట్-నామ్ ను గురించి భద్రతాసంఘానికి భారత ప్రభుత్వం ఫిర్యాదు పంపుతే దానిని అందరం బలపరుస్తామని కాంగ్రెసు, ముస్లిం లీగ్, ఇతర దేశభక్త పార్టీలు, సస్థలూ, ట్రేడ్ యూనియన్లు, కిసాన్ సభలు, విద్యార్థి సంఘాలు నెహ్రూ పండితునికి తంతివార్తలు పంపాలి.

"వైద్య సహాయంకోసమూ, వాలంటీరుల కోసమూ వీట్-నామ్ ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. ఈ కోరికను నెరవేర్చడం చాల అవసరం. వీట్-నామ్ సోదరుల స్వాతంత్ర్య పోరాటాన్ని అందరూ, అన్ని విధాలా బలపరుస్తారని నమ్ముతున్నాను."

ఫ్రెంచి సైనికులుకాదు. జర్మన్ యుద్ధఖైదీలను, హంగరీ, ఆస్ట్రియా మొదలయిన దేశాలనుండి పారిపోయివచ్చి మారువేషాలతో వున్న ఫాసిస్టుముఠాలను ఈసేనలోకి ఎక్కువగా చేర్చుకుంటున్నారు. లోగడ నాజీ ఆక్రమణ సేనలతో బాగా కలిసి పనిచేసిన వారినికూడా విస్తారంగా చేర్చుకుంటున్నారు.

ఈవిషయం తెలిసి, హంగరీ యువజన సంఘం చాలఘాటుగా ఖండిస్తూ ఒకప్రకటన చేసింది.

ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ ఈ దురాక్రమణను వ్యతిరేకిస్తూ తీవ్రకృషిచేస్తూంది. పెట్టుబడిదారీ. సామ్రాజ్యవాదవర్గాలకు తలవొగ్గిన బ్లుం ప్రభుత్వం ఈఘాతుకానికి పూనుకుందని బట్టబయలుచేస్తూంది. ఈ ప్రభుత్వం అంతమొంది, అతివాద ప్రజాతంత్ర ప్రభుత్వం వెంటనే ఏర్పడాలనీ, వీట్-నామ్ ప్రజాప్రభుత్వంతో తిరిగి రాయబారాలు వెంటనే ప్రారంభించాలనీ కమ్యూనిస్టు పత్రిక 'లాహ్యూమానిటే' ప్రచారం చేస్తూంది.

వీట్-నామ్ పై దాడిలో అమెరికా పాత్ర

వీట్-నామ్ పైదాడిలో ఫ్రెంచి సామ్రాజ్యవాదుల్ని అమెరికా పెట్టుబడిదారులు బాగా ప్రోత్సహిస్తున్నారని రూఢిగా తెలుస్తూంది. ఇందులో మధ్యవర్తి కొమింటాంగ్ ప్రభుత్వము. ముందు హో - చి - మిన్ ప్రభుత్వాన్ని పడగొట్టితే, చివరకు ఇండోచైనా అంతనూ చైనాలో కలిపివేయడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి ప్రస్తుతం ఫ్రెంచిదాడిని వ్యతిరేకించవద్దని వీరు కొమింటాంగుకు నచ్చజెప్పారు.

ఇండోచైనాలో హో - చి - మిన్ ప్రభుత్వము బలపడితే, బర్మా మలయా సయాం మొదలైన దేశాల్లోకూడా ప్రజావెల్లువ విప్పొంగుతుందనే భయంకొద్దీ బ్రిటిష్ వారు కూడా ఈ దండయాత్రను ప్రోత్సహిస్తున్నారు. బ్రిటిష్ మంత్రి నోయిల్ బేకర్ ఇటీవల ఫ్రెంచి విదేశాంగ కార్యాలయోద్యోగుల్ని కలుసుకొని హుషారిచ్చాడట. ఈ బ్రిటన్, అమెరికాల అపరాచూచుకొనే ఫ్రెంచి వలసమంత్రి మౌటెట్ వెనుకటి ఒడంబడికలను కాలదన్నాడు.

ఈ విషయం ప్రపంచ అభ్యుదయ కాముకులకు మరింత అందోళనకరంగా ఉంది. అందుకే, వారు ఈ సమస్య వెంటనే భద్రతా సంఘం ఎదుటికి రావాలని ఆతురతపడుతున్నారు.

సైగాన్, జనవరి 18

ఫ్రెంచివారు యుద్ధ ఖైదీలయిన జర్మన్ ఫాసిస్టు సైనికులను ఉపయోగిస్తున్నారన్న వార్తను ఒక అమెరికా వార్తాసంస్థ విలేఖరి బయటపరిచారు. ఇండోచైనా యుద్ధంలో పాల్గొంటున్న ఒక ఫిరంగి సైనిదళం ఇంచుమించు పూర్తిగా జర్మను యుద్ధఖైదీలతో కూడివుందని ఇతను తెలిపాడు. జులైలోగా 1½ లక్షల అదనపు సైన్యాన్ని పంపుతామని మౌటెట్ వాగ్దానం చేశాడనీ, అది చాలదు అయిదులక్షల సేన అదనంగా కావాలనీ ఈ దళాధిపతి ఆ విలేఖరితో అన్నాడు.

అభ్యుదయ శక్తులన్నీ నెహ్రూ వైపు చూస్తున్నారు

[మా విలేఖరి]

లండను, జనవరి 10

వీట్-నామ్ పై ఫ్రెంచి సామ్రాజ్యవాదులు సాగిస్తున్న ఘాతుక దురాక్రమణ బ్రిటన్, తదితర దేశాల్లోని అభ్యుదయ కాముకులను చాల అందోళన పరుస్తూంది. ఈ సమస్యను తప్పకుండా భద్రతాసంఘం ఎదుటికి తేవాలనీ, మొన్నటి మిత్రరాజ్య మహాసభలో వలస ప్రజల శ్రేయస్సుకోసం అంత గొప్పగా కృషిచేసిన భారతప్రభుత్వమే ఈ బాధ్యతను నెరవేర్చగలదనీ, వారు ఎదురు చూస్తున్నారు. వారంతా నెహ్రూవంక చూస్తున్నారు.

విదేశ ఫాసిస్టులను ఫ్రెంచివా రుపయోగిస్తున్నారు

ఫ్రెంచిసామ్రాజ్యవాదులు వీట్ నామ్ పై [illegible]

భారత వాలంటీర దళం వెళ్ళడానికి సిద్ధం

న్యూఢిల్లీ, జనవరి 18

వీట్-నామ్ కు సహాయం చేయడానికి వైద్య సైనిక లోగడ ఒక విజ్ఞప్తి చేశారు. వాలంటీరు దళాలు తయారు కావాలని శరత్ చంద్రబోసు పిలుపిచ్చారు. ఢిల్లీలో వాలంటీరు దళం తయారయింది. దీని నాయకుడు బ్రిజ భూషన్ కశ్యప్ వీట్-నామ్ ప్రతినిధిని కలుసుకొని మొదటి వాలంటీరు దళం సిద్ధముగా ఉందని తెలిపారు.

ఆసియా ప్రజలకు

హో - చి - మిన్ సందేశం

హాంకాంగ్, జనవరి 16

వీట్ - నామ్ ప్రజా ప్రభుత్వ అధ్యక్షుడు డాక్టరు హో-చి-మిన్ ఆసియా ప్రజలకు ఈ దిగువ విజ్ఞప్తి ప్రకటించారు:

"ఆసియా ప్రజలందరూ వీట్ - నామ్ స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరచాలి. మా స్వాతంత్ర్యాన్ని కాపాడుకోడానికి మేము తుదివరకు పోరాడ నిశ్చయించుకున్నాం. ఒక్క మమ్మల్నేకాదు ఆసియా ప్రజల నందరినీ శాశ్వతంగా అణగద్రొక్కడానికి జరుగుతూన్న సామ్రాజ్యవాద కుట్రలో ఈ ఫ్రెంచి దండయాత్ర ఒక భాగం" అని ఈ సందేశం తెలిపింది.

ఇండియా, బర్మా, సయాం, చైనా దేశాల ప్రజలను, ప్రజా నాయకులను ఉద్దేశించి ఈ సందేశం ప్రకటించబడింది.

వెంటనే యుద్ధం ఆపాలని ఫ్రెంచి కమ్యూనిస్టులు

పారిస్, జనవరి 14

ఫ్రెంచి మంత్రివర్గనిర్మాణం విషయంలో ఇండోచైనాపై యుద్ధం ఒక గడ్డు సమస్య అయిందని విషయజ్ఞులవలన తెలుస్తూంది. వీట్-నామ్ ప్రభుత్వాన్ని పూర్తిగా లొంగదీసి, ఆ తరువాతనే సంప్రతింపులు తిరిగి ప్రారంభించాలనీ, అంతవరకు యుద్ధం సాగించాలనీ ఫ్రెంచి కాథలిక్కు, సోషలిస్టు, రాడికల్ పార్టీలు వాదిస్తున్నాయి. వెంటనే యుద్ధాన్ని ఆపి, వీట్-నామ్ ప్రజా ప్రభుత్వంతో సంప్రతింపులు ప్రారంభించాలని కమ్యూనిస్టుపార్టీ పట్టుబడుతూంది. మిలిటరీపై పెత్తనంగల దేశరక్షణశాఖ మంత్రి పదవిని కమ్యూనిస్టులకే ఇస్తే యుద్ధాన్ని ఆపివేస్తారనీ, ఆ పదవి వారికివ్వకూడదని కాథలిక్కుపార్టీ నాయకులంటున్నారు. విదేశాంగ శాఖను కమ్యూనిస్టుల కివ్వడానికి వీరు అసలే అంగీకరించరట. ఎన్నికల్లో ప్రథమ పార్టీగా నెగ్గిన కమ్యూనిస్టుపార్టీకి న్యాయంగా వీటిలో ఏదో ఒకటి రావాలి.

పత్రికల నుండి దరావతు అడుగరాదు

మహారాష్ట్ర జర్నలిస్టుల తీర్మానం

ధూలియా, జనవరి 19

7 వ మహారాష్ట్ర జర్నలిస్టుల కాన్ఫరెన్సులో వార్తా పత్రికలనుండి బొంబాయి ప్రభుత్వం ప్రెస్ ఆక్టు ప్రకారం దరావతు అడగడాన్ని ఖండిస్తూ ఒక తీర్మానం చేసారు. "దేశంలో సిసలైన ప్రజాతంత్ర విధానం వృద్ధిపొందాలంటే పత్రికా స్వాతంత్ర్యాన్ని కాపాడాలి" అని తీర్మానంలో స్పష్టపరిచారు.

వార్తా పత్రికలకు కావలసిన కాగితం సప్లయిలు హెచ్చుగావచ్చేవరకు న్యూస్ ప్రింటుపై కంట్రోలు వుండాలని మరొక తీర్మానంలో [illegible]

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, CPT Campus, Taramani, Chennai - 600 113, India.

కమ్యూనిస్టుపార్టీకి ధన సహాయం

కర్నూలుజిల్లా కమ్యూనిస్టు పార్టీ పండు వసూళ్ళు చేయుటకు జిల్లా రైతుసంఘాధ్యక్షులైన వై. స్వామిరెడ్డిగారు వచ్చినప్పుడు, యీ క్రింద కనుపరచిన గ్రామాలలో పండు వసూలైనది.

కొమరోలు	10 మంది కలిసి	85 0 0
గోపామపల్లి	9 మంది కలిసి	25 0 0
రెడ్డిచెర్ల	5 మంది కలిసి	10 0 0
పుల్లారెడ్డిపల్లె	8 మంది కలిసి	18 0 0
ఇద్దుకల్లు	5 మంది కలిసి	22 0 0

వినుకొండతాలూకా ప్రథమ కమ్యూనిస్టుపార్టీ మహాసభ

నడిగడ్డ, జనవరి 17

నడిగడ్డలో 15 వ తేదీన యీమహాసభ జరిగింది. తాలూకా అంతటమంది 60 మంది ప్రతినిధులు వచ్చారు.

కామ్రేడ్ 'శ్రీకృష్ణ' ప్రజావసరాలకొరకు పార్టీ యేవిధముగా పోరాడుతుందో చెప్పి వినుకొండ తాలూకాలో పార్టీ అభివృద్ధిని గూర్చి విపులముగా మాట్లాడినారు.

కామ్రేడ్ టి. కృష్ణమూర్తి కార్యదర్శిగను మరి 4 గురు తాలూకాకమిటీ సభ్యులుగను ఎన్నుకోబడ్డారు.

సాయంత్రం బహిరంగసభకు కామ్రేడ్ సీతారామయ్య అధ్యక్షత వహించారు. కామ్రేడ్ 'శ్రీకృష్ణ' వుపన్యసించారు.

గుంటూరు తాలూకా కమ్యూనిస్టుపార్టీ సభ

గుంటూరు, జనవరి 18

ద్వితీయ గుంటూరు తాలూకాకమ్యూనిస్టు మహాసభ పంటూరులో జనవరి 7 మొదలు 10 వరకు జయప్రదంగాముగిసింది. తాలూకాలోని వివిధగ్రామాలనుండి 140 మంది ప్రతినిధులు, హాజరయి 4 రోజుల చర్చలలో పాల్గొన్నారు. సమావేశాలకు "వరుసగా కామ్రేడ్స్ పూరే సుబ్బారావు," గుర్రం లక్ష్మయ్య, వెలిగళ్ళ రామకృష్ణయ్య గారలు అధ్యక్షత వహించారు. మహాసభకు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ యం. బసవపున్నయ్య, జిల్లా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యం. హనుమంతరావు గారలు హాజరైనారు.

గత మూడున్నర సంవత్సరాల తాలూకా రిపోర్టు యిస్తూ కామ్రేడ్ కుటుంబరావు "1943 లో ప్రథమ తాలూకాపార్టీ మహాసభనాటికి 30 మందితోవున్న పార్టీ యీనాడు తాలూకా నాల్గుమూలలా 584 సభ్యత్వంతో విశ్వప్రజాసేవతో పెరుగుచూ ప్రధాన రాజకీయపార్టీగా పెంపొందుతోందని" వివరించారు. తరువాత యెన్నికలు జరిగేయి. కామ్రేడ్ వీరయ్యను సెక్రటరీగాను మరి 12 గురిని కమిటీ సభ్యులుగాను యెన్నుకున్నారు.

ప్రథమ తిరువూరు తాలూకా కమ్యూనిస్టు పార్టీ మహాసభ

పుటుకూరు గ్రామంలో ఫిబ్రవరి 7, 8, 9 లలో జరుగును

వెంకటగిరి బాలసంఘ ఎన్నికలు

బ్లాక్ మార్కెట్

తిరువూరు, జనవరి 17

తిరువూరు తాలూకా నైజాం సరిహద్దునే వుంది. దొంగవ్యాపారులకు కేంద్రం. నైజాంలో చౌకవస్తువులు బ్రిటిష్ ఏరియాలోకి దొంగతనంగా తెచ్చి విపరీత ధరలకు అమ్ముతారు. అలానే బ్రిటిష్ గ్రామాలనుండి నైజాంకు చేరుస్తారు. యిరుప్రాంతాల ప్రజలు సరుకు దొంగమార్కెటులో వుంచుటవల్ల విపరీతంగా బాధపడుతుంటారు.

తిరువూరులో 26-12-46 మర్రి వీరాస్వామి యింటిలో 6 బేళ్ళ గుడ్డలు (షుమారు 4000 గజాలు) రు. 4000 ల విలువకు పైగా పట్టుబడ్డాయి.

పండలనేని కొండయ్య జంగా సూర్యగారలు తెచ్చి తనయింటిలో పెట్టారని. మరునటి దినమే తీసుకొని వెళతామని చెప్పారని స్టేటుమెంటు యిచ్చారు. బేళ్ళపై కురువెళ్ళ నారాయణ. పసుమర్తి వీరయ్య, అమ్మంమెట్టు అని వ్రాయబడి వుంది.

అందుపై పోలీసువారు 15-1-47 తేదీన పండలనేని కొండయ్య. జంగాల సూర్యం. దారా కొండయ్యగార్లను అరెస్టు చేసినారు. షాహుకార్లు కేసునుండి తప్పిరించుకొనేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారని నుంకర వీరభద్రరావుగారు వ్రాస్తున్నారు.

ఫిర్కా సప్లయి ఆఫీసరుపై దొంగతనం కేసు

సైదాపురం, జనవరి 16

రాపూరు తాలూకాలో మైకా కార్మికులు, బీద రైతులు బియ్యం మొదలగు ఆహారం చిక్కక నానాఇబ్బందులు పడుతూ అర్ధాకలితో వారానికి నాలుగురోజులు తినడం 4 రోజులు పస్తుండడం జరుగుతూంది. సైదాపురం ఫిర్కాసప్లయి ఆఫీసరు బెల్లపుదస్తగిరి సాహెబ్ రాత్రి 2 గం॥ కు సైదాపురం నుండి 72 శేర్ల బియ్యబస్తా వంపెద్దు బండిమీద గూడూరుకు వస్తుండగా గ్రామకమిటీ ప్రెసిడెంటు చేతుమెంకటరత్నంగారు జిక్కుల ఆదిశేషయ్యగార్లు బండిని పట్టుకొని సైదాపురం పోలీసు స్టేషనుకు వప్పచెప్పినారు. యిప్పుడు సప్లయి ఆఫీసరు దస్తగిరిసాహెబ్ మీద కేసుజరుగుతున్నదని సి. సి. సుబ్బయ్యగారు వ్రాస్తున్నారు.

వయోజన ఓటింగ్ అంటే మంత్రిగారి భయం

వెన్నెలకంటివారి కుటిలనీతి

ఈనెల 8 వ తేదీన లోకల్‌బోర్డుల మంత్రి దేవియల్ థామస్‌గారు నంద్యాల వచ్చారు. పీపుల్సు అసోసియేషన్ ఆవరణలో బహిరంగ సభ జరిగింది. కె. నరసింగరావుగారు మెమొరాండం సమర్పించారు. దానిలో, ఇప్పుడు మ్యునిసిపాలిటీలకు అధికారాలు లేవనియూ, ఎన్నికల పద్ధతి సరిగాలేక డబ్బుగలవారికీ వుపయోగించుతూందనియు తెలియజేసారు. వయోజన వోటింగు ప్రవేశపెట్టాలనికోరారు. పట్టణ ఆరోగ్య సదుపాయాలను పెంపొందించాలని విన్నవించారు.

స్థానిక స్వపరిపాలనా మంత్రి థామస్‌గారు సమాధానమిస్తూ, పట్టణనిర్మాణం. ఆరోగ్యం తక్కిన. మంత్రులకు సంబంధించిన విషయాలన్నారు. ఇంకా యిలా అన్నారు:

"వయోజన ఓటింగు మీరు కోరడం మంచిదే. దానిని అమలుపరచడం సులభమే. కాని కమ్యూనిజమును ఘోరరాక్షసి అవరించునసే భయంతో అమలుజరుప సాహసింపలేక పోతున్నాము. రైతులు, కూలీలలో కాంగ్రెస్

పోల్లాడుతాను. రాజీనామా యివ్వరమెందుకు?

రాము :- అదిగాదోయ్! ఒక నెలరోజుల్లో ముఖ్యమైన కమ్యూనిస్టుల పనిపడతాం. వారితోవుండిన కాంగ్రెసువారికికూడ తప్పదు. వారి విషయంలో పాపభీతికి తావులేదు. చూడావా! మద్రాసు - మలబారులో ఎంత దారుణంగా చేస్తున్నామో? మొత్తం కమ్యూనిస్టు నాయకత్వాన్ని అరెస్టు చేస్తున్నాం. కూలివాళ్ళు తిరగబడితే తలయెత్తకుండా చేయడానికి స్పెషల్ పోలీసులను పంపుతున్నాం.

అలి:- ఇలా పోలీసుదాడులు జరుగుతుంటే కాంగ్రెసంటే ప్రజలు అసహ్యించుకోరా?

రాము:- అబ్బే - నీకు పైకాలజీ తెలియదు. కమ్యూనిస్టులు నాయకత్వం వహించే ప్రతిపోరాటం నిర్దాక్షిణ్యంగా అణచివేసి, కమ్యూనిస్టులను అరెస్టుచేస్తాం. దిక్కుమొక్కులేని ప్రజలవద్దకువెళ్ళి "చూడారా! కమ్యూనిస్టులవల్ల మీకే కష్టాలువచ్చాయి

బుడమేరుముంపు నివారణ

50 సంవత్సరములనండి రైతుల ఆందోళన

ప్రభుత్వోద్యోగుల అవకతవక స్కీములు

బెజవాడ, జనవరి 19

కృష్ణాజిల్లా ఇర్రిగేషన్ ఎడ్వయిజరీబోర్డు మీటింగు 16-1-47 మధ్యాహ్నం 3 గంటలకు ఈస్టరన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగారి ఆఫీసులో జరిగింది. బోర్డు అధ్యక్షులు శ్రీ ప్రసంగి వెంకటనారాయణగారు హాజరు కానందున జిల్లా రైతుసంఘ కార్యదర్శి, ఎడ్వయిజరీబోర్డు సభ్యులు శ్రీ రామినేని పిచ్చయ్యగారు మీటింగుకు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డమీదట అధ్యక్షత వహించారు. అధ్యక్షులు.రామినేని పిచ్చయ్య

యనీ రిజర్వాయర్లు కట్టటానికి నష్టపరిహారం ఇచ్చేభూములుజరీదుదాలాతక్కువనిచెప్పారు. అలాగు 36370 ఎకరాలు సాగవుతుందో లేదో ఖచ్చితంగా తేల్చుకోవలసిన అవసరముంది. కాబట్టి ఈ సమస్యమీద తీర్మానం వాయిదావేయాలి.

తరువాత రైతుసంఘ ప్రతినిధి రామినేని పిచ్చయ్యగారు దట్లరుకోడు. మామిళ్ళకోడు కాల్వల దిగువ రైతులవద్ద సక్రమ నీటి సౌకర్యం కలుగజేయుటకు అయ్యే సుమారు 30 వేల రూపాయలను రైతులమంది

పొగాకు రైతులకు బొగ్గువిజెంట్ల అత్యాచారం

గుంటూరు, జనవరి 20

భారత జాతీయకాంగ్రెసు లాహోరు సభలో సంపూర్ణస్వాతంత్ర్య శంఖం పూరించి 17 ఏండ్లు గడచిపోయి కాని మన దేశ దాస్య శృంఖలాలు నూ విడలేదు. బ్రిటిషు సామ్రాజ్యం తమ పెత్తనాన్ని కొనసాగించు ఉన్నారు. స్వాతంత్ర్యదినోత్సవం పించింది. మన స్వాతంత్ర్య పథం అటంకాలను నిర్భరంగా కనుగొని తొలగించు కుంటూ ముందుకు పోవడం ప్రతి స్వాతంత్ర్యాభిలాషి కర్తవ్యం.

పంచాధి పత్యానికి బ్రిటిషు-అమెరికను సామ్రాజ్య వాదుల కుట్ర

బ్రిటిష్‌ప్లానును భగ్నంచేదాం!

స్వాతంత్ర్యసాధనకై ప్రతినబూనుదాం!!

ఆంధ్రరాష్ట కమ్యూనిస్టుకమిటీ స్వాతంత్ర్యదినోత్సవ ప్రణాళిక

లలో బ్రిటిషు అమెరికను ఏజంట్లు ఎన్నికలలో పోటీలోకిగూడా లేకుండా పోయారు.

బ్రిటిషు సామ్రాజ్యవాది స్మట్సు దక్షిణాఫ్రికాలో భారతీయులకు వ్యతిరేకంగా

వహించి, తమ పెత్తనం కాపాడుకోవడం; ఇదీ కాబినెట్ ప్లానుయొక్క అంతరార్థం.

కాంగ్రెసు-లీగు నాయకుల దేశవినాశకరమైన రాజీధోరణి

శ్వరులను హితంజేసుకోడానికి కాంగ్రెస్ లీగు నాయకులు పోటీలు పడుతున్నారు. కాంగ్రెసు నాయకులు సంస్థాన ప్రజల పోరాటాలమీద చన్నీళ్ళు చల్లుతున్నారు.

బ్లాకు మార్కెట్టుదార్లకు జమీందార్లకు-మిల్లుయజమానులకు లొంగుబాటు

వేస్తున్నాయి. పైప్రజా వ్యతిరేకులకు పూర్తిస్వేచ్ఛ విస్తున్నాయి. ఒకవైపున రోజురోజూ పెరుగుతున్న బ్లాకుమార్కెట్టును అరికట్టకుండా, కార్మికులకున్యాయమైన జీతాలు వచ్చేమార్గం చూపకుండా, మరొక వైపున కేంద్రశాసనసభ సమ్మె హక్కును సంకుచితపరచింది.

కాంగ్రెసు లీగునాయకులున్న తాత్కాలిక ప్రభుత్వం రైల్వేకార్మికుల, పోస్టలు కార్మికుల న్యాయమైన హక్కులను అంగీకరించకుండా జాగుచేస్తూ, వారిమీద నిర్బంధ విధానం అమలు జరుపుతూంది.

కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక లోని ఒక్క అక్షరాన్నిగూడ మద్రాసు మంత్రివర్గం అమలు జరపలేదు.

మంత్రి వర్గాలు బ్లాకు మార్కెట్టుదార్లు జమీందార్లు మిల్లుయజమానుల దురాశకు వ్యతిరేకంగా ప్రజలు సాగించుతున్న పోరాటాలను అతిదారుణంగా అణచి

చేసింది. కాని జమీందార్లు అక్రమంగా రైతులను, కూలీలను భూములనుండి తొలగించడానికి పోలీసుమద్దతు ఇస్తోంది.

(మిగతా 4 వపేజీలో)

జనవరి 21 'లెనిన్ డే'

21-26 స్వాతంత్ర్యవారం జరపండి!

స్వాతంత్ర్య జ్యోతి వెలిగించుడి!!

ఆధునిక యుగ పురుషుడైన లెనిన్ మహాశయుడు గతించిన రోజు జనవరి 21. ఈ పవిత్రదినం నుండి స్వాతంత్ర్య దినం జనవరి 26 వరకూ, గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలోనూ, ఊరేగింపులు సభలు జరిపి, ప్రజలకు కర్తవ్య ప్రబోధం గావించాలి

(అ) తమిళనాడు కమ్యూనిస్టునాయకులైన కామ్రేడ్స్ రామమూర్తి, వెంకట్రామన్ వగైరాలను వెంటనే విడుదల చేయాలని మద్రాసు ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపాలి.

(ఇ) కలకత్తాలో అరెస్టు చేయబడిన

అనంతపూరులో 2300 విద్యార్థుల సమ్మె

కాంగ్రెస్, ఫెడరేషన్, లీగు విద్యార్థుల ఐక్యత

అనంతపూర్, జనవరి 18

... విద్యార్థి కాంగ్రెసు అధ్యక్షులయిన శ్రీ రవీంద్రవర్మను అరెస్టు చేసినందుకు ఖండిస్తూ అనంతపూర్ పట్టణములో ప్రశాంతమైన విద్యార్థి సమ్మె జరిగింది. దాదాపు 2300 మంది విద్యార్థులు ...

వి. మోహన్‌రావు అధ్యక్షతన డిటెన్షన్ వ్యతిరేక బహిరంగసభ జరిగింది.

సభలో కామ్రేడ్ ఎన్. వి. నారాయణ, ఎ. వెంకట్రామయ్య, రెడ్డిగార్లు యీ రోజున డిటెన్షన్ విధానాన్ని రద్దుచేయవలసిన ఆవశ్యకత, విద్యార్థులంతా యీ సమస్యపై ...

విద్యార్థిసభ

విద్యార్థి కాంగ్రెసు నాయకుని విజ్ఞప్తి

పునాదిపాడు హైస్కూలు వెంటనే తెరవాలి

గుంటూరు టౌన్ హైస్కూల్లో డిటెన్షన్‌లు లేవు

బాపట్ల హైస్కూల్లో డిటెన్షన్‌లు లేవు

అవనిగడ్డలో సమ్మె

బాపట్ల వ్యవసాయ కళాశాల

డిటెన్షన్ వ్యతిరేక సభ

హరిజన విద్యార్థులకు వ్యవసాయ కళాశాలలో వుచిత యేర్పాటు

(3 వ పేజీ తరువాయి)

రైతుసేవకులను కేసులు జైళ్ళపాలు చేస్తోంది. రైతుల కూలీలమీద లాఠీ ఛార్జీలకు పూనుకుంది. తిండికొరతను తీర్చడానికి ఖాళీగా ఉన్న బంజరుభూములను ప్రజలకు సాగుకియ్యడంగాని, ప్రాజెక్టులను నిర్మించడానికిగాని పూనుకోలేదు. మంత్రులు ఉష్క వాగ్దానాలతో పొద్దుబుచ్చుతున్నారు. జనప విత్తనాలు వద్దు వేరుశనగకాయ ధరల నిర్ణయం విషయంలో రైతులకు చేసిన అన్యాయాన్ని గూర్చి వేరే చెప్పనక్కరలేదు.

మద్రాసు మంత్రివర్గంయొక్క అర్థంలేని వస్త్ర విధానంవల్ల మిల్లులకువ్యతిరేకత వల్ల, ప్రజలు ...

కమ్యూనిస్టు పార్టీమీద దాడి

ప్రజలు-కాంగ్రెసు వాదుల కర్తవ్యం

ఊరూరా స్వాతంత్ర్య దినోత్సవం జరపండి

జమీందార్లకూ, వడ్డీవ్యాపారులు, స్వార్థపరులైన మిల్లు యజమానులు, బ్లాకు మార్కెట్టుదార్లకు వ్యతిరేకంగా జరిగే ప్రతి సమ్మె పోరాటంలో ప్రజలకు నాయకత్వం వహించింది కమ్యూనిస్టుపార్టీయే

అంచేత బ్రిటిషు సామ్రాజ్యవాదుల సంస్థానాధీశుల, స్వార్థపరుల ఆటలుసాగాలంటే, స్వాతంత్ర్య పోరాటంలోనూ, ...

నరహంతకులు సర్ ... రామస్వామి అయ్యరులకు కాంగ్రెసు నాయకులు సహాయం చేస్తున్నారు.

ఎన్నికల ప్రణాళికను పూర్చిపెట్టారు

కార్మిక సమ్మెలనూ రైతు ...

ఆంధ్రరాష్ట్ర కమిటీ

(ఆంధ్ర కమ్యూనిస్టు ...)

టి. రామచంద్రరావు.

తెలంగాణా సహాయార్థం ఆంధ్రులు నడుంకట్టారు

బెజవాడలో కేంద్ర సహాయక సంఘ నిర్మాణం

బెజవాడ, జనవరి 18

18.1.47వ తేదీన బెజవాడరామమోహన లైబ్రరీలో తెలంగాణా ప్రజాసహాయ సంఘాల రాష్ట్రప్రతినిధుల, సామాజికవరుల సభ, సుప్రసిద్ధ కాంగ్రెసు సేవకులైన శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావుగారి అధ్యక్షతను జరిగింది.

దేశభక్తుని అలక

తెలుగుజాతి ఒకటే

...న్నది. అక్కడి గ్రామసీమలలో ప్రజం జీవితాన్ని దుర్భరం చేస్తున్నది, కాల్పుల ఫలితంగా 16 గురు వీరయోధులు తమ ప్రాణాలను స్వాతంత్ర్య దేవతకు బలి యిచ్చారు. అనేకులు గాయపడ్డారు. 500 మంది ప్రజలు జైళ్ళలో మ్రగ్గుతున్నారు.

"వెంటనే వీరి కుటుంబాలకు ద్రవ్య ...

తెలుగుప్రతిష్ఠ నిలవండి

ఉద్యమం మానవద్దు

ప్రజలదృష్టి నాకర్షించాలి

గర్వించదగిన పోరాటం

అన్నిపార్టీలు కలవాలి

పట్టాభిగారి శీతకన్ను

... వాస్తవ్యులు వి. లక్ష్మీపతిగారు యిలా అన్నారు. "తెలంగాణాలో జరిగే పోరాటంలో పట్టాభిసీతారామయ్యగారు జోక్యం చేసుకోనందుకు నేనుచింతిస్తున్నాను."

... "తెలంగాణాలో అంతా ఆంధ్రులు నైజాంలో నూటికి 88 మంది హిందువులు. కాని ఉద్యోగాలలో నూటికి 90 ముస్లింలు, యిలాంటి ... ఎదుర్కొనటాన్ని మనమంతా బలపరచాలి" అన్నారు.

జాతీయప్రభుత్వం సున్న

గుమ్మడిదల సుబ్బారావుగారు యిలా అన్నారు." ఈ సభలో అన్నిదృక్పథాలకు చెందినవారున్నారు. అధ్యక్షులు సుప్రసిద్ధ కాంగ్రెసువాదులు కావటం సంతోషకరం.

జాతీయ ప్రభుత్వం వచ్చిందనీ, స్వరాజ్యం ...

పెద్దలు తగాదాలు మానాలి

తునకలైన ఆంధ్రరాష్ట్రం

కేంద్రసంఘ ఎన్నికలు

నల్లగొండజిల్లా కమ్యూనిస్టు నాయకులపై అరెస్టు వారంట్లు

నల్లగొండ, జనవరి 17

నైజాం ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు చెందిన ఈ క్రింది కమ్యూనిస్టు నాయకులను అరెస్టుచేయుటకు హైద్రాబాదు డిఫెన్సు ఆక్టు 20 సెక్షను క్రింద వారంట్లు జారీచేసింది.

1. కా. ప్రేమ్ జు, డి. రాఘవేంద్రరావుగారు. 2. ధర్మ భిక్షంగారు. 3. ఆవుల పిచ్చయ్యగారు, 4. హకీం నరేందర్, (సామాజం) 5. పి. వెంకటేశ్వరరావుగారు, 6. కె. రామచంద్రారెడ్డిగారు, 7 ... చంద్రయ్యగారు, (సూర్యాపేట) 8. ... వెంకయ్యగారు, 9. ... వాసుదేవుగారు, 10. ... బుచ్చయ్యగారు (తిమ్మాపురం) వీరందరూ రహస్యంగా ఉండి ఉద్యమం నడుపుతున్నారు.

ఆంధ్రమహాసభ ఉపాధ్యక్షునిపైన వారంటు

తెలంగాణా కాంగ్రెసు అధ్యక్షుని అరెస్టు

స్వామి రామానందతీర్థ ఖండన

హైద్రాబాదు, జనవరి 18

నల్లగొండ జిల్లాకు కర్నూలు కాంగ్రెసు రాయబారవర్గము

హైద్రాబాదు, జనవరి 17

గోవా నాయకుని విడుదల

నిరాహార వ్రతం తర్వాత

రాజ్యాంగ సభ

మెజారిటీ మతస్థుల సభకాదు

డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరణ

ఢిల్లీ, జనవరి 20

ఈవేళ భారత రాజ్యాంగ నిర్మాణసభ తిరిగి సమావేశమయింది. ఈ సభ మెజారిటీ మతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోందనీ, లోగడ బ్రిటిష్ పార్లమెంటులో కొందరు అన్న మాటలకు జవాబు చెబుతూ, అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటన చేశారు. ఆయన ఇలా అన్నారు:

"గత డిసెంబరులో పార్లమెంటు సమావేశం జరుగుతూన్నప్పుడు, కొందరు సభ్యులు రాజ్యాంగ నిర్మాణసభను గూర్చి నిందలు వేశారు. చర్చిల్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాణసభ అధిక సంఖ్యాకులకు చెందిన హిందూ కమ్యూనిటీకి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. వైకౌంటు సైమన్ యింకా స్పష్టంగా, 'హిందువులకు మాత్రమే అది ప్రాతినిధ్యం వహిస్తోంది' అన్నారు.

"వీరందరూ ఒకప్పుడు పెద్ద పెద్ద పదవులలో వున్నవారే. భారతదేశ పరిస్థితుల్ని గురించి తెలిసివున్నవారే. అయినప్పటికీ, వారు యీవిధంగా యదార్థానికి విరుద్ధమైన ప్రకటనలు చేశారు. అవి అపాయకరమైన వ్యాఖ్యానాలకు తావు యిస్తున్నాయి. ఈ కారణంవల్ల యదార్థ పరిస్థితినిగూర్చి నేను ప్రకటన చేస్తున్నాను.

"రాజ్యాంగసభలో మొత్తం 296 మంది సభ్యులున్నారు. క్రిందటి సమావేశానికి వీరిలో 210 మంది హాజరయ్యారు. వీరిలో 155 మంది హిందువులు (మొత్తం 160), 30 మంది నిమ్నజాతులవారు (మొత్తం 33), 5 మంది సిక్కులు, 6 మంది భారత క్రైస్తవులు (మొత్తం 7 మంది), 5 మంది వెనుకబడ్డ జాతుల ప్రతినిధులు, ముగ్గురు ఆంగ్లో-ఇండియన్లు, ముగ్గురు పార్శీలు, నల్గురు ముస్లింలు (మొత్తం 80) వున్నారు. ముస్లింలలో ఎక్కువమంది హాజరుకానిమాట నిజమే. అందుకు మనమంతా విచారిస్తున్నాం. ఒక్క లీగు ప్రతినిధులు మినహాగా, అన్ని మతాలకు చెందినవారు, అన్ని పార్టీలకు చెందినవారు యీ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి రాజ్యాంగసభను 'ఒకే మతానికి చెందినవారిసభ' అనిగాని, 'హిందూ ప్రతినిధులసభ' అని నిర్వచించడం పొరపాటు."

రాజ్యాంగసభలో లీగ్ ఎందుకు పాల్గొనాలో తెలియడంలేదు

ఫిరోజ్‌ఖాన్‌నూన్ విమర్శ

[illegible], జనవరి 15

ముస్లింలీగ్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్‌నూన్ ఈవేళ పత్రికావిలేఖరులతో ఇలా అన్నారు:

"కాంగ్రెసు వ్యాసుచేసిన తీర్మానంవల్ల తాము లబ్ధి పొందగలమని ఇంకా కొందరు [illegible] ఆ తీర్మానాన్ని ఆధారంచేసుకొని ముస్లింలీగ్ రాజ్యాంగసభలో ఎందుకు పాల్గొనాలో నాకు బోధపడ్డంలేదు. కాంగ్రెసు నాయకులలో లీగ్‌పట్ల శతృభావం ఇంకా పోలేదు. ముస్లిములను బలవంతంగా లొంగదీయగలమని కాంగ్రెసు నాయకులనుకొంటున్నారు. కాని, అది వట్టిభ్రమ. కాంగ్రెసు తన విధానాన్ని మార్చుకొనే వరకూ దేశంలో శాంతి అనేదిఉండదు."

బీహారు కొట్లాటలవల్ల ముస్లింలకు కలిగిన నష్టాన్ని తొలగించాలంటే, ముసల్మానులు ఆయుధాలు ధరించడానికి హక్కు ఇవ్వాలనీ, నేరంచేసిన గ్రామాలపై సమిష్టి జుల్మానాలు విధించాలనీ, మహమ్మదీయులకు ప్రత్యేకగ్రామాలు కేటాయించాలనీ నూన్ కోరాడు.

బెంగాల్‌లో మరో ఆర్డినెన్సు

కలకత్తా, జనవరి 19

బెంగాల్ ప్రభుత్వం ఏవ్యక్తినైనా "శాంతి"కి నష్టకరమైన పద్ధతిలో వ్యవహరించకుండా నిషేధించడానికి, విచారణ చేయకుండా డిటైన్ చేయడానికి, ప్రత్యేకాధికారాలనిస్తూ ఒక ఆర్డినెన్సు ప్రకటించింది.

మతకలహాల కేసుల విచారణకు స్పెషల్ ట్రిబ్యూనల్ నియమించే అధికారమిస్తూ మరొక ఆర్డినెన్సు చేయబడింది.

రాష్ట్రసంఘాలచే కాంగ్రెసు ఒప్పించాలి

నజీముద్దీన్ వాదన

కలకత్తా, జనవరి 18

లీగువర్కింగుకమిటీ సభ్యుడు ఖ్వాజా నజీముద్దీన్ అస్సాంరాష్ట్ర కాంగ్రెసుకమిటీ తీర్మానాన్ని ఆక్షేపిస్తూ యిలాఅన్నారు. "కాంగ్రెసు నిజంగాతాను డిసెంబరు 6 ప్రభుత్వప్రకటనను అంగీకరించితే రాష్ట్ర సంఘంచేతకూడా ఒప్పించాలి. అస్సాంరాష్ట్ర కాంగ్రెసు పై నిర్ణయాన్ని అమలు జరపనిపోతే దానిపై చర్యతీసుకోవాలి" అని సలహా యిచ్చారు. లీగు వర్కింగుకమిటీ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని ఏరాష్ట్రలీగైనా అంగీకరించవలసిందేనన్నారు. అస్సాము కాంగ్రెస్ చేత గ్రూపింగును ఒప్పించడంపైనే లీగు కౌన్సిల్ నిర్ణయం ఆధారపడి వుంటుందన్నారు.

రాజ్యాంగసభ విఫలమైతే

'స్వాతంత్ర్య పోరాటం' తప్పదు

నరేంద్రదేవ్ ఉద్బోధ

లక్నో, జనవరి 16

లక్నో యూనివర్సిటీ విద్యార్థుల సభలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకుడు నరేంద్రదేవ్ వుపన్యసిస్తూ, రాజ్యాంగసభ విఫలం అయితే స్వాతంత్ర్య పోరాటం తిరిగి ప్రారంభించవలసి వస్తుందన్నారు. అందుకోసమై విద్యార్థులు పోరాటానికి తయారగుతూ వలంటీరు దళాలలోకి చేరాలని హెచ్చరించారు.

"బ్రిటనుకు భారతదేశం విడవాలని లేనేలేదు. వాళ్ళ సరుకులు అమ్ముకొనేందుకు మార్కెట్లు కావాలి. మరో యుద్ధం వస్తే భారతదేశాన్నీ, ఇక్కడి ప్రజలనూ వుపయోగించుకోవాలనుకుంటున్నారు. అల్పసంఖ్యాకుల హక్కులు, సంస్థానాధీశుల హక్కులు అని చెప్పేదంతా బూటకం."

భారత దేశంలో పరాయిపాలన లేదట

అసఫాలీ సుభాషితం

న్యూఢిల్లీ, జనవరి 18

శ్రీయుత అసఫాలీ అమెరికాకు రాయబారిగా వెళ్ళే సందర్భంలో ఢిల్లీలోని కాంగ్రెస్ సేవకులు వీడ్కోలు సభ జరిపారు. దానిలో అసఫాలీ ఇల్లా చెప్పారు:

"ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి. ఆ పరిశ్రమలు అభివృద్ధిపొందితే లక్షల మందికి పనులు కలుగుతాయి. అందరికీ తిండి-బట్టా దొరుకుతుంది. ప్రజలు తొందరపడకూడదు. ఈవేళ అధికారంలోవున్నది విదేశీ ప్రభుత్వంకాదు. మనదే అధికారం అంతా."

కార్మికులు-విద్యార్థులు కలిసి పోరాడాలి

మృణాలకాంతిబోస్ పిలుపు

కటక్, జనవరి 19

అనియాదేశాల విద్యార్థి సమావేశ ఆహ్వాన సంఘం ఈరోజు యిక్కడ సమావేశమైంది. ఆ సభలో అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మృణాలకాంతిబోస్ ఈవిధంగా హెచ్చరించారు.

"బ్రిటిషువాళ్ళు ఈ దేశంలో ప్రజలమధ్య కలహాలు పెంచి తమ స్థానాన్ని గట్టిపర్చుకుంటున్నారు.

"కార్మికుల తరువాత విద్యార్థులు విప్లవశక్తులలో ప్రధానస్థానం ఆక్రమిస్తున్నారు. త్వరలో రాబోయే స్వాతంత్ర్య పోరాటంలో పార్టీ భేదాలు. మన భేదాలు మరచి సోషలిస్టు, పెద్ద ప్రభుత్వాన్ని [illegible] కార్మికులు-విద్యార్థులు తయారుకావలసి వుంటుంది."

బర్మాలో ప్రజా విజృంభణ

అణచేటందుకు భారత సైనికులు!

రంగూన్, జనవరి 18

యూనివర్సిటీ ఆవరణలోవున్న మిలిటరీని బర్మా ప్రభుత్వం తొలగించనందుకు నిరసన సూచకంగా, కాలేజీ విద్యార్థులు ప్రారంభించిన సమ్మె కొనసాగుతూనేవుంది. సమ్మె దారులు ఇతర ప్రాంతాలకుకూడా సమ్మెను వ్యాపింపజేయడానికి ప్రచారం దళాలుగా వెళ్ళి పనిచేస్తున్నట్లు బర్మా పత్రికలు వ్రాశాయి.

ఈ విద్యార్థుల సమ్మెతో బాటు కార్మికులుకూడా పెద్దఎత్తున వచ్చే వారంలో సమ్మెచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఒక ప్రభుత్వ లేబర్ ఆఫీసర్ రాయిటర్ విలేఖరికి తెలియజేశారు. ఈ ఉద్యమాన్ని అణచడంకోసం, బర్మాలో ఉన్న మిలిటరీ అధికారులందరికీ, ఆర్డర్లు జారీచేయబడినట్లు, "శాంతిభద్రతల" రక్షణకై సైనికులు సివిల్ అధికారులకు సహాయం చేయడానికి తయారుగా ఉన్నట్లు, సెంట్రల్ బర్మాలోనూ యితర ప్రాంతాలలోను భారత సేనలు బ్రిటిష్ సేనలతో కలిసి పని చేస్తున్నట్లు, ఆ ప్రభుత్వోద్యోగి తెలియజేశాడు.

అవసరంగా మరికొన్ని గూర్ఖాదళాలు, ఆఫ్రికన్ దళాలు త్వరలో బర్మాకు రాబోతున్నట్లు రంగూన్‌లో వదంతులు వ్యాపిస్తున్నాయి.

బర్మాలో పెద్ద పెట్రోల్ పారిశ్రామిక కేంద్రమయిన యెనాన్‌గ్యాంగ్‌లో కార్మికులు 17వ తేదీనుంచి సమ్మె చేస్తున్నారు. జీతాల పెంపుదల, జబ్బుచేసినప్పుడు జీతంతో సెలవులు, పండగ సెలవులు కావాలని వారు కోరుతున్నారు. తెల్లయజమానులు నిరాకరించారు.

లండన్‌లో బర్మా నాయకుల చర్చలు

లండన్, జనవరి 18

యునైటెడ్ ప్రెస్ ఆఫ్ అమెరికా విలేఖరి లండన్‌లో జరుగుతూన్న చర్చల విషయమై వ్రాస్తూ, ఒక్క విషయం తప్ప మిగిలిన కోర్కెలన్నింటికీ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలియజేశాడు. జనవరి 31 (1948) లోగా సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చివేస్తే బర్మాలో కట్టుదిట్టమైన పరిపాలన ఉండదనీ, అందువల్ల ఆ విషయమై పట్టుపట్టవద్దని బ్రిటిష్ ప్రధాని అంగ్‌సాన్‌తో నొక్కి చెప్పాడట. ఒకవైపు ప్రత్యక్ష పోరాటం తెస్తామంటూ, రెండోవైపు సంప్రతింపులు జరపడాన్ని సహించమని అట్లీ అన్నాడట. త్వరలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరపడానికి తనకేమీ అభ్యంతరం లేదన్నాడట. బర్మాలో భారత సేనలను మరికొంతకాలం ఉంచడం అవసరమని బర్మా నాయకులు పట్టుబడుతున్నారనీ, కాని, బ్రిటిషు ప్రతినిధులు బర్మా రక్షణ బర్మా సైన్యపు బాధ్యతే అని వాదిస్తున్నారట.

కాని, ఈ వార్త నిరాధారమని రాయిటర్ విలేఖరి వ్రాస్తున్నాడు. చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయిగనుక ఎట్టి నిర్ణయాలు చేయబడలేదని అతడు అంటున్నాడు. 20వ తేదీని జరుగనున్న సమావేశంలో బర్మా నాయకుల మెమొరాండంలోని ఒక్కొక్క అంశంమీద చర్చ ప్రారంభమవుతుందన్నాడు.

ఫ్రాన్సును మోసపుచ్చుటకు బ్రిటన్ పన్నాగం

మాస్కో, జనవరి 18

ఫ్రెంచి తాత్కాలిక ప్రధాని బ్లుం, తన ప్రభుత్వం అధికారంలోఉన్న కొద్దిరోజుల్లోనే ఫ్రాన్సును బ్రిటనుకు ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల లండన్ వెళ్ళి బెవిన్, అట్లీలతో సంప్రతించి, మిలిటరీ సహకార ఒడంబడిక అంటూ ఒక ఒడంబడిక కుదుర్చుకోడానికి ఏర్పాట్లు చేసివచ్చాడు. రూర్ (జర్మన్) రాష్ట్రపు బొగ్గు ఎక్కువగా ఫ్రాన్సుకు రావాలనీ, ఫ్రాన్సు పునర్నిర్మాణానికి అవసరమనీ ఫ్రెంచి ప్రజలు కోరుతున్నారు. రూర్‌రాష్ట్రం బ్రిటిష్ అధీనంలో ఉంది. అక్కడి బొగ్గును గురించిన కోర్కెను బ్రిటిష్ మంత్రులు నిరాకరించారు.

ఈ సంప్రతింపులను గురించి సోవియటు పత్రిక 'ప్రవ్దా' ఇలా వ్యాఖ్యానించింది.

"రూర్‌బొగ్గును ఒక సాధనంగా వుపయోగించి ఫ్రాన్సును తనచెప్పుచేతల్లో ఉంచుకోడానికి బ్రిటన్ ఉద్దేశించిందని ఈ సంప్రతింపులు స్పష్టంచేశాయి. వీటిలో ఫ్రాన్సు సంతోషించవలసిందేమీలేదు.

"అంతేకాదు. జర్మనీనిమళ్లా ఒకబలమైన మిలిటరీ శక్తిగా నిర్మించడానికి బ్రిటన్‌లో కొన్నివర్గాలు ప్లానువేస్తున్నారు. ఈ విషయం ఫ్రెంచి ప్రజలకు తీవ్రఆందోళన కలిగించడం సహజమే. ఫ్రాన్సుపట్ల తాము సహకార, సద్భావాలను కలిగివున్నట్లు నటించి, ఈ ఆందోళనను శాంతపరచడానికే బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంప్రతింపుల నాటకం సాగిస్తూంది" అని ప్రవ్దా రాసింది.

అనే ఉద్దేశాన్ని వెలిబుచ్చాడని 'ప్రవ్దా' ఇటీవల వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యానం సరికాదంటూ బ్రిటిష్ విదేశాంగ శాఖవారు సోవియటు ప్రభుత్వానికి ఒక జాబు వ్రాశారు. ఆ ఒడంబడికను వదులుకొనే ఉద్దేశం బ్రిటన్‌కు లేదనీ పైగా దాని గడువును పొడిగించాలనే తాము కోరుతున్నామనీ యీ జాబు తెలిపింది. కాని రష్యాయే ఇందుకు అంగీకరించలేదట. రష్యా, అమెరికాలతో సత్సంబంధాలనే కోరుతున్నారట. అందరూ కోరుతున్నట్లే తాముకూడా మిత్రరాజ్యసమితిని బాగా బలపరచాలనే వాంఛిస్తున్నారట. ఈ భావమేనట బెవిన్ వెలిబుచ్చింది.

[డిసెంబరు 22న బెవిన్ మాట్లాడుతూ మిత్రరాజ్య ప్రధానులవల్ల కలిగే బాధ్యతలు తప్ప మరే బాధ్యతలనూ బ్రిటన్ గుర్తించదలచలేదన్నాడు. రష్యా, బ్రిటన్ ఒడంబడికవల్ల కలిగే బాధ్యతలు మాటేమిటని ప్రవ్దా ప్రశ్నించింది.]

రష్యా పట్ల తమకు దురుద్దేశం లేనేలేదట

బ్రిటిష్ ప్రభుత్వ ప్రకటన

లండన్, జనవరి 19

డిసెంబరు 22వ తేదీ ఉపన్యాసంలో బ్రిటిష్ విదేశాంగమంత్రి బెవిన్, 1941 బ్రిటన్-రష్యా ఒడంబడికను వదులుకోవా

సరుకుకు డబ్బడిగితే తుపాకులు కాల్చారు

చాంద్‌పూర్ (త్రిపుర), జనవరి 19

త్రిపురజిల్లాలోని చాంద్‌పూర్‌లో పోలీసులు తుపాకులు కాల్చారు. ఫలితంగా ఇద్దరు చచ్చిపోయారు. మరొకరు గాయపడ్డారు.

పోలీసులు బజారులో సరుకులు తీసుకొని డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతూంటే ప్రజలు వెంటబడి డబ్బు అడిగారు. దానిపై కోపం వచ్చి పోలీసులు కాల్చారు.

మానవాతీతమైన శక్తులు నాకు లేవు

ప్రార్థనసభలో గాంధీజీ

[illegible], జనవరి 19

నిన్న గాంధీజీ ప్రార్థనసభలో యిలా చెప్పారు:

"నేను యిక్కడికి ప్రయాణమైవస్తూంటే, ఒక ముస్లిం మిత్రుడు నన్నొక ప్రశ్న అడిగాడు. నేనూ—జిన్నా కలిసి కూర్చుంటే భారతదేశంలో శాంతిస్థాపన సాధ్యమయేదికదా—అని అడిగాడు. నా జవాబు యేమంటే: నాలో మానవాతీతమైన శక్తులు ఉన్నాయని నేను అనుకోవడంలేదు. ఎట్టి భ్రమలకూ నేను లోనుగాను. నేను జిన్నాగారిని చాలసార్లు కలుసుకున్నాను. స్నేహపూర్వకంగా సంభాషణలు చేసుకున్నాం. కాని, అవన్నీ విఫలమయాయి. యదార్థవిషయం ఏమంటే అవసరమైతే నాయకులు తయారుచేస్తారు. ప్రజాసామాన్యంలో నిద్రాణమై ఉన్న వాంఛలకు నాయకులు విస్పష్టమైన రూపమిస్తారు. ఇండియాలోనేగాక, ప్రపంచమంతటా మనం చూచేది ఇదే. అందువల్ల నేను ముస్లింలను, హిందువులను కోరేది ఏమంటే: మీరు మీ జీవిత సమస్యల పరిష్కారానికి లీగ్‌వైపు గాని, కాంగ్రెసువైపుగాని, హిందూమహాసభవైపు గాని చూడ్డం మానివేయండి. ఒండొరులు కలిసి పరిష్కరించుకోడానికి ప్రయత్నించండి. రాజకీయ పార్టీలు రాజకీయ సమస్యలపై దృష్టిని కేంద్రీకరిస్తాయి. అలా మీరు ఒండొరులపట్ల అన్యోన్య భావం పెంపొందించుకుంటే, నాయకులుకూడా మీ వాంఛల కనుగుణ్యంగా మెలగుతారు. మీ పొరుగు వారెవరైనా బాధపడుతూంటే ఏమిచెయ్యాలో తెలుసుకొనేటందుకు కాంగ్రెసు దగ్గరకు, లీగ్‌దగ్గరకు మీరు పరుగెత్తుతారా? అలా ఎన్నటికీచేయకూడదు.

"మీలో ఎవరైనా మీ పొరుగువారివల్ల అన్యాయం చేసివుంటే భగవంతుని క్షమార్పణ వేడుకోండి."

కేరళనాయకునిపై బైండోవరు కేసు

అప్పీలు తోసివేయబడింది

కాలికట్, జనవరి 16

కేరళ కమ్యూనిస్టునాయకుడు, అఖిల భారత కమ్యూనిస్టుపార్టీ కార్యవర్గసభ్యుడు అయిన ఇ. ఎమ్. ఎస్. నంబూద్రిపాద్‌గారు 'దేశాభిమాని' పత్రికలో మోప్లాతిరుగుబాటును గూర్చి వ్రాసిన వ్యాసాలకై కాలికట్ సబ్ డివిజనల్ మాజిస్ట్రేటు 107 సెక్షను క్రింద ఏడాదివరకు సత్ప్రవర్తనకై హామీ కట్టమన్నారు. దానిపై ఆయన చేసిన అప్పీలును సెషన్సుజడ్జి త్రోసివేశారు.

గుంటూరు మహిళా ప్రచారకుల సమావేశం

జనవరి 24న చిలుమూరులో

గుంటూరు, జనవరి 20

గుంటూరుజిల్లా మహిళా సంఘ వ్యవస్థాపకులు మోటూరి ఉదయంగారు ఈవిధంగా ప్రకటిస్తున్నారు:

"రాబోయే రాష్ట్ర మహిళాసభకు కార్యక్రమం వేసుకొనేటందుకై గుంటూరుజిల్లా ప్రచారకులసభ తెనాలి తాలూకా చిలుమూరులో జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. తాలూకాలనుంచీ ఫిర్కాలనుంచీ, గ్రామాలనుంచీ బాధ్యులైన మహిళా ప్రచారకులు సభకు తప్పక రాగోరుతున్నాను."

పరిశుభ్రమైన ఫలహారాలకు

విశాల

విశ్రాంతి సౌకర్యాలకు

రుచికరమైన భోజనానికి

★

నేతాజీ రెస్టారెంట్

విసెంటురోడ్డు, బెజవాడ.

END OF ISSUE